క్లుప్తంగా

అమ్మో.. వడగాడ్పులు

తోట్లవల్లూరు: భానుడి భగభగలు, వడగాడ్పుల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రోహిణికార్తె ప్రభావం కారణంగా మండల వ్యాప్తంగా మూడు రోజులుగా ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. దీనికి వడగాడ్పులు తోడవటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఎండ తీవ్రతతో జనసంచారం తగ్గి ప్రధాన రహదారులు సైతం నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ వేడి కారణంగా ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులకు గురవుతున్నారు.

పౌష్టికాహారం అందించాలి



మండవల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు న్యూట్రిషన్ మైక్రోనెట్స్ గల భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు ఎంఈఓ-2 ఎస్ రత్నసునాథం అన్నారు. స్థానిక ఎమ్మార్సీలో బుధవారం కుకింగ్ ఏజెన్సీలకు కుకింగ్ కాంపిటీషన్‌పై శిక్షణ ఇచ్చారు. మధ్యాహ్న భోజన పథకం సీసీహెచ్‌ల శిక్షణలో రత్నసునాథం మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను ఉపయోగించుకుని విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. మండల రిసోర్స్ పర్సన్‌గా ఏలూరు నుంచి వట్లూరు ఎంపీపీ కె.ధనలక్ష్మి వ్యవహరించారు.

ఘనంగా వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు



పెదసనగల్లు(మొవ్వ): మొవ్వ మండలం పెదసనగల్లు గ్రామంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం సుప్రభాత సేవ, నవగ్రహ, శ్రీ లక్ష్మీ సుదర్శన నారసింహ హోమం తదితర కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అలాగే కల్యాణ మూర్తుల గ్రామోత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.

ప్రధానోపాధ్యాయురాలికి సత్కారం

పామర్రు: స్థానిక ఆర్‌సీఎం హైస్కూల్ 2023-24 ఏడాదిలో పదో తరగతిలో నూటికి నూరుశాతం ఫలితాలను సాధించడం జరిగింది. ఈ నేపథ్యంలో పామర్రు ఘంటసాల కళాపీఠం అధ్యక్షుడు కాటూరి వెంకటమురళీ కృష్ణ పాఠశాల హెచ్‌ఎంను బుధవారం ఘనంగా సత్కరించారు. అనంతరం మురళీకృష్ణ మాట్లాడుతూ కృషి పట్టుదలతో నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు. భవిష్యత్‌లో కూడా మరిన్ని ఘన విజయాలను సాధించి ఉత్తమ హైస్కూల్‌గా అవార్డులను సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆర్‌సీఎం హెచ్‌ఎం సిస్టర్ వలసా సబాస్టియన్, కరెస్పాండెంట్ సిస్టర్ మెర్సీ జోసఫ్‌ను సత్కరించారు. కార్యక్రమంలో హైస్కూల్ సిబ్బంది మట్టా గ్లాడిసన్, రవి, శ్రీనివాస్, పున్నమరాజు, కామేశ్వరీ, కళాపీఠం సభ్యులు పాల్గొన్నారు.

కౌలు హక్కుల వేలం వాయిదా

శ్రీకాకుళం(ఘంటసాల): మండలంలోని, శ్రీకాకుళం గ్రామంలో చల్లపల్లి ఎస్టేట్ దేవలయముల పరిధిలోని శ్రీ కాకుళేశ్వరస్వామి వారి దేవస్థానం భూముల కౌలు హక్కుల బహిరంగ వేలం వాయిదా వేసినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్.ఎస్.చక్రధరరావు బుధవారం తెలిపారు. ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలోని శ్రీకాకుళేశ్వరస్వామి దేవస్థానానికి శ్రీకాకుళం, తెలుగురావుపాలెం, పాపవినాశనం, గోగినేనిపాలెం గ్రామాల్లో ఉన్న భూములకు దేవదాయ ధర్మదాయ శాఖ వేలం బుధ, గురువారాల్లో నిర్వహించాల్సి ఉండగా రైతుల విజ్ఞప్తి మేరకు జూన్ 19వ తేదీకి వేలం కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ఈఓ చక్రధరరావు తెలియజేశారు.

వైభవంగా లక్ష్మీనారాయణస్వామి కల్యాణం



లక్ష్మీనారాయణస్వామి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

ముదినేపల్లి రూరల్: మండలంలోని చేవూరు లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల కల్యాణం బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. స్వామివారి వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈ కల్యాణం చేశారు. ఉత్సవ విగ్రహాలను వేదిక్పై ఉంచి అందంగా అలంకరించి కల్యాణ తంతు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈఓ శింగనపల్లి శ్రీనివాసరావు పర్యవేక్షించారు.

జోరుగా ఉపాధి పనులు

- నియోజకవర్గంలో 34,677 మందికి పనులు
- వేతనదారులకు కల్పించిన పనుల సంఖ్య 204



గుడ్లవల్లేరు మండలంలో ఉపాధి పనుల్లో పాల్గొన్న కూలీలు (ఫైల్)



పెదలింగాలలో ఉపాధి పనులను పరిశీలిస్తున్న ఎంపీడీఓ (ఫైల్)

గుడివాడరూరల్: నియోజకవర్గంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ పనులకు విరామం కావడంతో ఉపాధి పనులు వేతనదారులకు వనరులుగా మారాయి. జాబ్‌కార్డు కలిగిన ప్రతి కూలీకి పనులు కల్పిస్తున్నారు. సకాలంలో వేతన బకాయిలు అందుతుండటంతో పనుల్లో పాల్గొనే వారి సంఖ్య పెరిగింది. దీంతో ఉపాధి పనులు కల్పించడంలో గుడివాడ నియోజకవర్గం ముందు వరుసలో ఉంది. నియోజకవర్గంలోని గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో 34,677 మంది వేతనదారులు పనులకు హాజరవుతున్నారు. బుధవారం నాటికి 204 పనులు జరుగుతున్నాయి. ప్రతి వేతనదారుడికీ 100 రోజుల పనిదినాలు కల్పిస్తున్నారు. వేస విలో ఉపాధి పనులు కల్పించడంపై వేతనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా చెరువులు, కాలువలు, పంటబోదెల్లో అధికంగా పనులు చేస్తున్నారు.

గరిష్ట కూలి రూ.300కు పెంపు

2024-25 ఆర్థిక సంవత్సరానికి వేతనదారులకు గరిష్ట కూలి రూ.300కు ప్రభుత్వం పెంచింది. గత ఏడాది రూ.272 గరిష్ట వేతనం ఉండేది. దీంతో ప్రతి వేతనదారుడికీ పనిని బట్టి వేతనం లభిస్తోంది. వేతనదారులు సరాసరి ప్రస్తుతం రూ.270 వేతనం పొందుతున్నారు. ఈ గరిష్ట వేతనం రూ.300 పొందేలా డ్వామా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.

అందరికీ పనులు కల్పిస్తున్నాం



గ్రామాల్లో పని కావాలని అడిగిన ప్రతిఒక్కరికీ పనులు కల్పిస్తున్నాం. వేతనదారులు కూడా ఉత్సాహంగా పనులకు వస్తున్నారు. మే నెల మొదటి వారంలో తొమ్మిది వేల మంది పనులకు హాజరయ్యారు. ఈ సంఖ్య ఇప్పుడు బాగా పెరిగింది. ప్రస్తుతం గరిష్ట వేతనం రూ.300 పొందేలా చర్యలు తీసుకుంటున్నాం.

– టి.దేవానంద్ రాజు, ఉపాధి హామీ ఏపీఓ, గుడివాడ, నందివాడ

సొంత గ్రామంలోనే పని



ప్రస్తుతం మా పరిసరాల్లోనే ఉపాధి పని లభిస్తోంది. రోజు కూలి రూ.250 వరకు వస్తోంది. సంతోషంగా ఉంది. డబ్బులు కూడా పెండింగ్ లేకుండా సకాలంలో వస్తున్నాయి. గడిచిన రెండేళ్లుగా పనులకు వెళ్తున్నాను. పని ప్రదేశంలో జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

– ఎ.కామేశ్వరరావు, ఎల్ఎన్‌పురం, నందివాడ మండలం

నెలకు రూ.6వేలకు పైగా వస్తోంది



ఉపాధి పనులు సంతృప్తి స్థాయిలో కల్పిస్తున్నారు. నెలకు సరాసరి రూ.6వేలు పైబడి ఆదాయం వస్తోంది. సొంత పొలం పనులతో పాటు ఇంటి పనులు చూసుకుంటూ ఉపాధి పనులకు వెళ్తున్నాం. చాలా సంతోషంగా ఉంది.

– ఎం.సూర్యం, లక్ష్మీనరసింహపురం, నందివాడ మండలం

మధ్యాహ్న భోజనాన్ని రుచికరంగా వండాలి

పామర్రు: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నభోజనాన్ని రుచికరంగా వండి ఎక్కువ మంది భోజనం చేసేలా చూడాలని డీవైఈఓ పద్మరాణి పేర్కొన్నారు. స్థానిక కంచర్ల రామారావు జెడ్పీ హైస్కూల్ ఆవరణలో మధ్యాహ్నభోజన పథక ఏజెన్సీల నిర్వాహకులు, హెల్పర్లకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం బుధవారం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న గోరుముద్ద పథకం ద్వారా పాఠశాలలలో వండే ఆహార పదార్థాలను ఏవిధంగా నాణ్యమైన పదార్థాలతో తయారు చేయాలనే అంశాలను వివరించామన్నారు. ఆహార పదార్థాలలో తాజా కూరగాయలనే వినియోగించాలన్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి ఆహారాన్ని తయారు చేయాలని, ఆహారం వండే సమయంలో తగు విధమైన జాగ్రత్తలను పాటించాలన్నారు. అనంతరం ఏజెన్సీల నిర్వాహకులకు వంటల పోటీలను నిర్వహించారు. రుచికరంగా వంట వండిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో మధ్యాహ్నభోజన పథకం ఏడీ మనోహర్‌నాయక్, పామర్రు ఎంఈఓ-1 జగన్‌మోహన్‌రావు, ఎంఈఓ-2 పద్మవాణి పాల్గొన్నారు.

నేటి నుంచి అంకమ్మతల్లి గ్రామోత్సవం

125 సంవత్సరాలుగా సంబరాలు



కె.కొత్తపాలెంలో ఉత్సవాల వివరాలు వెల్లడిస్తున్న కమిటీ సభ్యులు

కె. కొత్తపాలెం(మోపిదేవి): మండలంలోని కె.కొత్తపాలెంలో కృష్ణానది ఒడ్డున అంకమ్మ తల్లి గ్రామోత్సవం రెండు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అమ్మవారి ఆలయం వద్ద బుధవారం కమిటీ సభ్యులు మాట్లాడుతూ జంపాన వారి దేవతగా పేరుగాంచిన అమ్మవారికి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి, గత 125 సంవత్సరాలుగా గ్రామోత్సవం పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. గురువారం అమ్మవారిని ఆలయం నుంచి బయటకు తీసుకొచ్చి మేళతాళాలు, డప్పుకళాకారుల సందడితో సమీపంలోని పాలిమేర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం నది ఒడ్డున అమ్మవారికి పసుపు, కుంకుమ, చీరలు, టెంకాయలు మొక్కులుగా చెల్లించుకుంటారని తెలిపారు. అక్కడ నుంచి ఊరేగింపుగా గ్రామదేవతలు పోతురాజు, ఓలేరమ్మ, ఘంటాలమ్మ, మావెళ్లమ్మ, రామాలయం, ఆంజనేయస్వామివారి ఎదుట సంబరాలు చేస్తూ రెండో రోజు శుక్రవారం తెల్లవారుజామున అమ్మవారు ఆలయ ప్రాంగణానికి చేరుకుంటారని చెప్పారు. ఆలయం వద్ద పెద్ద ఎత్తున సంబరాలు చేసి నైవేద్యాలు సమర్పించుకుంటారని తెలిపారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రవేశం ఉంటుందని కమిటీ అధ్యక్షుడు జంపాన మాణిక్యాలరావు, పడమట సుబ్బారావు, పడమట వెంకటేశ్వరావు, రెడ్రౌతు రవిబాబు వివరించారు.

కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలి

గుడివాడ టౌన్: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 36 ప్రకారం కాంట్రాక్ట్ డ్రైవర్లకు చెల్లించాల్సిన వేతనం రూ. 24 వేలకు పెంచాలని మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల అధ్యక్షుడు ధనాల సత్యనారాయణ కోరారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఈమేరకు జీతాలు చెల్లించేందుకు జీఓ విడుదల చేసినప్పటికి అధికారులు స్పందించడం లేదన్నారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. స్పందించిన మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారు.

వైభవంగా మహాశాంతిహోమం



భావదేవరపల్లి(నాగాయలంక): స్థానిక శ్రీఅన్నపూర్ణాదేవి సమేత శ్రీకాశీవిశ్వేశ్వర స్వామి దేవస్థానం ప్రథమ వార్షికోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పూషడపు నిరంజనరావు, శివసత్యవతి పీటలపై కూర్చోగా దుర్గా హరిబాబు స్వామి (తెనాలి) నేతృత్వంలో శాస్త్రోక్తంగా ఆలయంలో గత ఏడాది ప్రతిష్ఠిత దేవతామూర్తులకు మహా సంప్రోక్షణ జరిపి శాంతి హోమం, మహా పూర్ణాహుతి నిర్వహించారు. తొలుత శ్రీకాశీవిశ్వేశ్వరునికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, దేవతామూర్తులకు నూతన వస్త్రాలంకరణ పూజలు జరిగాయి. అన్నపూర్ణ దేవి, కాశీ విశ్వేశ్వరస్వామివార్ల మహా శాంతి కల్యాణం, తదుపరి భక్తులకు అన్నసంతర్పణ జరిపారు. దివిసీమ వ్యాప్తంగా భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీఅన్నపూర్ణదేవి, శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వేడుకల్లో మండలి జ్యోత్స్న, కుంట సంధ్య, గ్రామ పెద్దలు, ప్రముఖులు పాల్గొన్నారు.

ఉపాధి పనులతో తొలగిన సమస్యలు



మండవల్లి: జాతీయ ఉపాధి హామీ పథకం పనుల ద్వారా సమస్యలు తొలగి, సౌకర్యవంతమై జీవనానికి వీలు కలుగుతుందని ఎంటీపీఎన్ నవీన్ పేర్కొన్నారు. మండలంలోని సింగనపూడి పంట కాలువలో రూ.1.24 లక్షల ఉపాధి నిధులతో 72 మంది కూలీలు అభివృద్ధి పనులు బుధవారం చేపట్టారు. ఎంటీపీ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ఉపాధి కూలీలకు ఆర్థిక సమస్యలు తొలగుతున్నాయని తెలిపారు.

ఘనంగా శ్రీవారి శాంతి కల్యాణం

మచిలీపట్నంటౌన్: నగరంలోని బచ్చుపేటలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి శాంతి కల్యాణం అత్యంత భక్తిశ్రద్ధలతో బుధవారం నిర్వహించారు. ఆలయ అర్చకుల పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో పలువురు దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. శాంతి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ముత్తేవి రవికాంత్, కార్యనిర్వహణాధికారి చక్రధరరావు పర్యవేక్షించారు.

బోడగుంటలో ఇల్లు దగ్ధం



బోడగుంట(మోపిదేవి): మండల పరిధిలోని బోడగుంట ఎస్సీకాలనీలో మంగళవారం తెల్లవారుజామున బందెల ఏసురత్నంకు చెందిన గృహం మంటల్లో కాలి బూడిదయ్యింది. ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులు మంటల వేడికి మేల్కొని బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. సమాచారం అందుకున్న అవనిగడ్డ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఇంట్లో సామగ్రి పూర్తిగా కాలిపోవడంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.6 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక అధికారి ప్రసాదరావు బుధవారం తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.

భక్తిశ్రద్ధలతో మహా పూర్ణాహుతి



పెనమలూరు: పోరంకి గ్రామంలో వేం చేసి ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం మహా పూర్ణాహుతి, వసంతోత్సవం, చక్రస్నానం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నిత్యహోమం, శ్రీ లక్ష్మి నరసింహ సుదర్శన హోమం, పలు పూజా కార్యక్రమాలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉదయం 11 గంటలకు భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. 4 వేల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

భక్తిశ్రద్ధలతో తిరుకుటుంబ పండుగ



క్రీస్తు సందేశం ఇస్తున్న ఫాదర్ క్రీస్తురాజు

బందలాయిచెరువు(అవనిగడ్డ): మండల పరిధిలోని బందలాయిచెరువు ఎస్సీ కాలనీ ఆర్‌సీఎం చర్చిలో తిరుకుటుంబ పండుగను బుధవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఫాదర్ గొరుముచ్చు క్రీస్తురాజు ఎస్సీ కాలనీలో ఇంటింటికీ తిరిగి ప్రార్థనలు చేసి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం స్థానిక ఆర్‌సీఎం చర్చిలో జరిగిన కార్యక్రమంలో ఫాదర్ క్రీస్తురాజు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రీస్తు సందేశాన్ని అందించారు. ప్రతిఒక్కరూ దేవుని సన్నిధానంలో గడపడం ద్వారా ప్రశాంతత లభిస్తుందన్నారు. క్రీస్తు బోధనలు అనుసరిస్తూ సమాజానికి క్రైస్తవులు ఆదర్శప్రాయులుగా నిలవాలన్నారు. ఈ సందర్భంగా విశ్వాసులకు ఫాదర్ క్రీస్తురాజు దివ్య సత్ప్రసాదాన్ని అందించారు. కార్యక్రమంలో ఉపదేశి డేవిడ్, సంఘ పెద్దలు గొరుముచ్చు కోటేశ్వరరావు, ఆరిగ సుబ్బారావు, పరిశుద్ధరావు, దాసు తదితరులు పాల్గొన్నారు.

పుస్తక సమీక్షతో సృజనాత్మకత పెంపు



జమీగొల్వేపల్లిలో పుస్తక సమీక్ష చేస్తున్న విద్యార్థులు



పామర్రులో పుస్తక ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులు



తోట్లవల్లూరు గ్రంథాలయంలో చెస్ ఆడుతున్న చిన్నారులు

జమీగొల్వేపల్లి(పామర్రు): పుస్తక సమీక్షతో విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందుతుందని గ్రంథాలయ అధికారి వి.నాగసురేష్ అన్నారు. మండలంలోని జమీగొల్వేపల్లి శాఖా గ్రంథాలయంలో బుధవారం పుస్తక సమీక్ష అనే కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి జోషిత పుస్తక సమీక్షలో పంచతంత్రం పుస్తకాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. దీనిపై ఆమె సమీక్ష చేస్తూ మిత్ర లాభం, మిత్ర భేదం, సంధి, విగ్రహం, అపరీక్షిత కారత్వం అనే ఐదు తంత్రాలతో కూడుకున్న పుస్తకం పంచతంత్రం అని తెలిపారు. ఇది విద్యార్థులకు పరిపూర్ణ వికాసాన్ని కలిగిస్తుందన్నారు. ఇటువంటి పుస్తకాలను విద్యార్థులు చిన్ననాటి నుంచే చదివి వాటిలోని భావాన్ని, నీతిని, సారాంశాన్ని గ్రహించాలన్నారు. ఉపాధ్యాయులు దీవి వంశీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు పంచతంత్ర కథల పుస్తకంపై ఇష్టాన్ని పెంచుకోవాలన్నారు. వీటి ద్వారా విద్యార్థుల్లో వ్యక్తి గత క్రమశిక్షణ, తోటి విద్యార్థుల పట్ల స్నేహభావం పెంపొందించుకోవచ్చన్నారు. యోగా గురువు పొట్లూరి ధర్మారావు పాల్గొన్నారు.

పామర్రులో ..

స్థానిక ద్వితీయ శ్రేణి గ్రంథాలయంలో వేసవి శిక్షణలో భాగంగా విద్యార్థులకు భక్తి గీతాలపై అవగాహన కల్పించి, వారిచేత గీతాలను పాడించినట్లు గ్రంథాలయ అధికారి ఎం.ఝాన్సీరాణి పేర్కొన్నారు. తదుపరి విద్యార్థులతో పుస్తక ప్రదర్శ ఏర్పాటు చేశామని తెలిపారు.

ఉత్సాహంగా వేసవి విజ్ఞాన శిబిరం

తోట్లవల్లూరు: తోట్లవల్లూరు బ్రాంచి గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం కొనసాగుతోంది. ఈ శిబిరంలో పలువురు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటూ పలు అంశాలపై అవగాహన, శిక్షణ పొందుతున్నారు. జూన్ ఏడో తేదీ వరకు వేసవి విజ్ఞాన శిబిరం కొనసాగనుంది. చిన్నారులకు వివిధ అంశాలపై గ్రంథాలయాధికారి బాబూరావు శిక్షణ ఇచ్చారు.

ముదినేపల్లిలో..

ముదినేపల్లి రూరల్: వేసవి సెలవుల్లో ప్రతి విద్యార్థీ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని లైబ్రేరియన్ ఎం.శ్రీదేవి అన్నారు. స్థానిక శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా విద్యార్థులకు బుధవారం నీతి కథల పుస్తకాలు అందించి కథల సారాంశాన్ని వివరించారు.

మండవల్లిలో ..

మండవల్లి: స్థానిక గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా పిల్లలు చైనీస్ చెక్కర్ చెస్, పలు రకాలైన ఆటలు బుధవారం ఆడారు. గ్రంథాలయాధికారి షేక్ పర్వీన మాట్లాడుతూ పిల్లలకు పుస్తక పఠనంతో పాటు, మెదడుకు పదును పెట్టే ఆటలు ఆడడం వల్ల, పిల్లలకు చురుకుగా ఆలోచించే శక్తి పెరుగుతుందని తెలిపారు. చదువుతో పాటు పలు రంగాల్లో ప్రావీణ్యం పెరుగుతుందని పేర్కొన్నారు.

విద్యార్థులకు క్విజ్ పోటీలు

కైకలూరు: వేసవి విజ్ఞాన శిబిరాలను చిన్నారులు సద్వినియోగపర్చుకుంటున్నారు. ఇందులో భాగంగా కైకలూరు శాఖ గ్రంథాలయంలో బుధవారం విద్యార్థులకు జూనియర్, సీనియర్ కేటగిరిలలో క్విజ్ పోటీలు నిర్వహించారు. గ్రంథాలయాలధికారి కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ జూన్ 12 వరకు శిక్షణ శిబిరం కొనసాగుతుందన్నారు. చివరి రోజున విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది ఎ.లక్ష్మి పాల్గొన్నారు.



ముదినేపల్లి గ్రంథాలయంలో విద్యార్థులకు నీతి కథ చెబుతున్న విద్యార్థి



మండవల్లిలో చైనీస్ చెక్కర్ ఆడుతున్న విద్యార్థులు



కైకలూరు గ్రంథాలయంలో విద్యార్థులు

సమాజ సేవకు సమయం కేటాయించాలి



మజ్జిగ పంపిణీ చేస్తున్న లయన్స్ క్లబ్ సభ్యులు

పామర్రు: సమాజ సంక్షేమ దిశగా లయన్స్ క్లబ్ సభ్యులు సేవలను అందిస్తున్నారని, ప్రతి పౌరుడు ఖాళీ సమయాన్ని సమాజ సేవకు వినియోగించాలని పామర్రు లయన్ సక్లబ్ అధ్యక్షుడు పీఎంఎస్ ప్రసాద్ అన్నారు. పామర్రు లయన్స్ క్లబ్ డైరెక్టర్, జమీదగ్గుమిల్లి గ్రామ సర్పంచ్ కూనపరెడ్డి చంద్రశేఖర్ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బుధవారం మజ్జిగ పంపిణీ చలివేంద్రాన్ని లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టరు బీవీ అప్పారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం చంద్రశేఖర్ అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి ఎం.మధుసూదనరావు, కోశాధికారి నవులూరి వీర వెంకయ్య, డైరెక్టర్లు బైసాని నాగేశ్వరరావు, తోట రమేష్, లంకపల్లి శ్రీనివాసరావు, కాకర్ల దుర్గా ప్రసాద్, బొప్పన స్వర్ణలత, కూనపరెడ్డి వెంకట ధర్మారావు, విక్టర్ పాల్ పాల్గొన్నారు.

వాహనదారులకు జరిమానా

కైకలూరు: ప్రతి వాహనదారుడు లైసెన్సులు తమ వెంట ఉంచుకోవాలని రూరల్ ఎస్సై టి.రామకృష్ణ అన్నారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో గోనెపాడు వద్ద జాతీయ రహదారిపై వాహనాలను బుధవారం తనిఖీ చేశారు. లైసెన్సులు లేని 18 వాహనాలను గుర్తించి రూ.6,400 జరిమానా విధించారు. పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణించవద్దని ఎస్సై సూచించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తామన్నారు.

వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి

ముదినేపల్లి రూరల్: మండలంలోని సింగరాయపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో కిశోర బాలికలకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సీహెచ్ ప్రసన్న మాట్లాడుతూ కిశోర బాలికలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. రుతుక్రమం సమయంలో అపోహలు, నిషేధాలపై అవగాహనతో పాటు వారు తీసుకోవాల్సిన పౌష్టికాహారం గురించి వివరించారు. ఐరన్, ప్రొటీన్ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలన్నారు. శరీరం ఐరన్ గ్రహించేందుకు సి విటమిన్ ఉపయోగపడుతుందని చెప్పారు. అంగన్‌వాడీ కార్యకర్తలు జి.రిబ్కా, బి.రత్నకుమారి, సముద్రవేణి, జి.వరలక్ష్మి, అమ్మాజీ, పద్మావతి, భవానీ, ప్రభావతి, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.